ప్రజాశక్తి

శుక్రవారం 3 మార్చి 2023 5

పార్వతీపురం మన్యం



31 నాటికి పన్నులు చెల్లించాలి

ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్

2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంటి, ఖాళీ స్థలాలు, కుళాయి, ప్రకటనలు, టెంపరరీ ఎంక్రోచ్‌మెంట్, ట్రేడ్ లైసెన్స్ పన్నులు ఈనెల 31 నాటికి చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ జె.రామఅప్పలనాయుడు గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పన్నుల వసూళ్లకు మున్సిపల్ కార్యాలయంలో గల ప్రత్యేక కౌంటర్‌లో గానీ, వార్డు సచివాలయాల్లో గానీ చెల్లించి తగు రసీదు తీసుకోవాలని తెలిపారు. ఈ నెల 31 నాటికి పన్నులు చెల్లించనిచో 24 శాతం అపరాధ రుసుం విధిస్తామని హెచ్చరించారు. ఆన్‌లైన్‌లో చెల్లించే వారు www.cdma.ap.gov.in వెబ్ సైట్‌లో ఆన్‌లైన్ పేమెంట్ ఆఫ్ నందు చెల్లించాల్సిందిగా తెలిపారు.

బండ బాదుడుపై భగ్గుమన్న జనం

పెంచిన గ్యాస్ ధరలపై సిపిఎం నిరసనలు

ప్రజాశక్తి - కలెక్టరేట్

బిజెపి ప్రభుత్వం వంట గ్యాస్‌పై మరో రూ.50 భారం వేసి తీవ్ర పెను భారం పెంచిందని, వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.సుబ్బారావమ్మ అన్నారు. గురువారం స్థానిక బెలగాం సెంటర్లో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సుబ్బరావమ్మ మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సర కాలంలో వాణిజ్య వంట గ్యాస్‌పై రూ.350 భారం వేశారని, గ్యాస్ కొనుక్కోవాలంటే దాదాపు రూ.1300కు చేరే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ పాటికే నిత్యావర ధరలు పెరిగి సామాన్యులు కొనుక్కోలేని పరిస్థితికి నెటబడ్డారని విమర్శించారు. కానీ ఇప్పుడు మళ్లీ విపరీతంగా ధరలు పెం చడం దుర్మార్గమన్నారు. ఈ విధానాలను తీవ్రంగా ఖండిస్తు న్నామని తెలిపారు. ఇప్పటికే సంక్షేమని కుదిస్తున్నారని, కుది ంచేస్తున్న పరిస్థితి, అలాగే ప్రజలకు ఉపయోగపడుతున్న సంక్షేమని, మొత్తాన్ని కుదించడానికి చాలా బాధాకరమని అన్నారు. ఒకవైపు నిరుద్యోగం పెరుగుతుంటే, మరణాలు వాటిపై ఎటువంటి శ్రద్ధ చూపించకపోవడం దుర్మార్గమని అన్నారు. వెంటనే పెంచిన గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, నాయకులు వై.మన్మధరావు, వి.ఇందిర, జి.వెంకటరమణ, ఎన్‌వై నాయుడు, గవర వెంకటరమణ, రెడ్డి ఈశ్వరరావు, కొల్లి సాంబమూర్తి, రెడ్డి లక్ష్మునాయుడు, బి.సూరిబాబు, రమణారావు, రెడ్డి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.



పార్వతీపురం రాస్తారోకో చేస్తున్న సిపిఎం నాయకులు, ప్రజలు


సాలూరులో గ్యాస్ సిలిండర్ మోస్తూ నిరసన

కొమరాడ : పెరిగిన గ్యాస్ ధరలను నిరసిస్తూ గురువారం మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇటీవల పెంచిన గ్యాస్ ధరను వ్యతిరేకిస్తూ తలపై గ్యాస్ బండను పెట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి, శివున్నాయుడు, లక్ష్మణరావు, గౌరీ నాయుడు, వెంకట్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

సాలూరు: వంట గ్యాస్ ధరని రూ. 50 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ గురువారం సిఐటియు, పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యాన మహిళలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వైనాయుడు ఆధ్వర్యాన మున్సిపల్ కార్యాలయం వద్ద గ్యాస్ బండ నెత్తిన పెట్టుకొని నిరసన తెలిపారు. కార్యక్రమంలో శ్రామిక మహిళా సంఘం నాయకులు టి.ఇందు, స్వప్న, మీడియా ఇంఛార్జి రవి పాల్గొన్నారు.


కొమరాడలో ఖాళీ బండలతో నిరసన


చెరువు పనులను పరిశీలిస్తున్న కలెక్టర్ నిశాంత్‌కుమార్

నాణ్యమైన బోధన అందించాలి : కలెక్టర్

ప్రజాశక్తి - జియ్యమ్మవలస

విద్యార్థులకు క్రమశిక్షణా తో కూడిన నాణ్యమైన విద్యా బోధనను అందించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. మండలంలోని బొమ్మిక జగన్నాథ పురంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. మెనూ ప్రకారం సక్రమంగా భోజనం అందిస్తున్నదీ, లేనిదీ వండిన వంటకాలను పరిశీలించారు. విద్యార్థులకు భోజనం పెట్టే ముందు నాణ్యతను, రుచిని పరిశీలించి తగు జాగ్రత్తలు పాటించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఆర్ఒ ప్లాంట్ తాగు నీటిని విద్యార్థులకు అందించాలని సూచించారు. వంట విషయంలోనూ, ఆహార పదార్థాల భద్రత, వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలి అన్నారు.

మానస సరోవర్ పనుల పరిశీలన

అనంతరం బొమ్మిక జగన్నాథపురంలోని ఉపాధి హామీ చట్టం కింద చెరువుల అభివృద్ధికి చేపడుతున్న మానస సరోవర్ పనులను కలెక్టర్ పరిశీలించారు. చెరువు అభివృద్ధి ప్రణాళికను డ్వామా పీడీ కె.రామచంద్ర రావు కలెక్టర్‌కు వివరించారు. చెరువు భూగర్భంలోని మధ్య భాగంలో విగ్రహం ఏర్పాటు చేసి సుందరంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దేందుకు గ్రామస్తులు కోరుతున్నట్లు పిడి కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. చెరువుల అభివృద్ధి లక్ష్యం మేర పనులను గ్రామస్తుల సహకారంతో త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. కలెక్టర్ వెంట డిఇఒ డాక్టర్ ఎస్‌డివి రమణ, ఎంఇఒ విజయలక్ష్మి, ఎంపిడిఒ రమేష్, ఎపిఒ శ్రీనివాసరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జనార్దననాయుడు, ఉపాధ్యాయులు, తదితరులు, పాల్గొన్నారు.

న్యాయమూర్తిని కలిసిన లీగల్ వాలంటీర్లు

ప్రజాశక్తి - కురుపాం

స్థానిక జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో నూతన న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన మద్ది రోహిణీరావును స్థానిక లోక్‌అదాలత్ సభ్యులు, లీగల్ వాలంటీర్లు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యులు గోటారి వెంకటరావు, లీగల్ వాలంటీర్లు అంధవరపు కోటేశ్వరరావు, మోనింగి పృధ్వీ ఉన్నారు.


జడ్జి రోహిణీరావుకు పుచ్ఛగుచ్ఛం అందజేస్తున్న లీగల్ వాలంటీర్లు

ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించాలి

ప్రజాశక్తి- పార్వతీపురం

జిల్లాలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలు స్వేచ్ఛగా, పగడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డివిజన్, మండల స్థాయి అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెలన స్థానిక కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రంలో డివిజన్, మండల స్థాయి అధికారులు సమన్వయంతో అధికారులకు ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేయాలని అన్నారు. ఐదు రూట్లకు గాను ఐదుగురు రూట్ అధికారులు సెక్టార్ అధికారులకు నియమించినట్లు తెలిపారు. మద్యం దుకాణాల్లో అధికంగా మద్యం అమ్మకాలు జరగకుండా, ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా నిఘా పెట్టాలని సూచించారు. అభ్యర్థులు ఈనెల 11సాయంత్రం నాలుగు గంటల తర్వాత ప్రచారం నిర్వహించరాదని వెల్లడించారు. పోలింగ్ కేంద్రంలో పోటీ చేసే అభ్యర్థి మినహా ఎవర్నీ అనుమతించ రాదని తెలిపారు. పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల దూరంలో వాహనాలను నిలుపుదల చేయాలని చెప్పారు. ఓటు వేసేందుకు రాలేని పరిస్థితిలో ఉన్న ప్రాంతాలకు వాహన సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. పటిష్టమైన భద్రతకు తహశీల్దార్లు, ఎస్ఐలు ఏర్పాట్లు చయాలన్నారు. జిల్లాలోని 15 మండలాల్లో 24 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, అర్హులైన పట్టభద్రుల ఓటర్లు 18,520 మంది ఉన్నారన్నారు. మండల పరిధిలోని బూత్ స్థాయి అధికారులతో పట్టభద్రుల ఓటరు జాబితా ప్రకారం అర్హులైన ఓటర్లకు ఇన్ఫర్మేషన్ స్లిప్‌లను పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. ఈనెల 13 న ఉదయం 8 నుండి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు చెప్పారు. పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో ఉన్న ఓటర్లకు చివరి ఓటరు నుండి స్లిప్ లు జారీచేసి అనుమతించాలని అన్నారు.


వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్ నిశాంత్‌కుమార్

ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు మండల స్థాయి లో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఎస్‌పి వి. విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ 8 సున్నితమైన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని పటిష్ట బందో బస్తును ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. బల్క్‌గా మద్యం అమ్మకాలు చేపట్టకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పోలింగ్ కేంద్రాల నుండి 100 మీటర్ల ముందు వాహనాల నిలుపుదల చేసేలా ఆ ప్రాంతంలో సూచనలు, నిబంధనలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో డిఆర్ఒ జె. వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.

రైల్వేస్టేషన్ తరలింపుపై టిడిపి ఆందోళన

ప్రజాశక్తి- పార్వతీపురంరూరల్

పట్టణలోనిరెండు రైల్వేస్టేషన్‌లో ఒకటైన టౌన్ స్టేషన్‌ను తొలగిస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో పార్వతీపురం నియోజవర్గ టిడిపి నాయకులు, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ నాయకత్వంలో గురువారం టౌన్ రైల్వేస్టేషన్ ఎదుట పార్టీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్‌లతో కలసి ఆందోళన నిర్వహించారు. ఈ సంధర్భంగా జగదీష్ మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుండి పార్వతీపురం పట్టణానికి, బెలగాం ప్రాంత ప్రజలకు అనువుగా ఉండేలా రెండు స్టేషన్‌లను ఏర్పాటు చేయగా, దీని వల్ల పార్వతీపురం ఎంతగానో అభివృద్ధి చెందిందని అన్నారు. రెండుస్టేషన్ల పరిధిలోని ప్రజలకు ఎంతో సౌకర్యం గా ఉండేదని, తీరా జిల్లా కేంద్రంగా ఏర్పాటైన తర్వాత కొందరు స్వార్ధపరులైన వైసిపి నాయకులు స్థానిక ప్రజాసంఘాలు, రాజకీయపార్టీలు, విద్యార్థి ఉపాద్యాయ, వర్తక, వ్యాపార, వాణిజ్య వర్గాలతో కనీసం చర్చించకుండా రైల్వేజోనల్, డివిజనల్ మేనేజర్‌లకు ఉత్తరాలు రాయడం వల్ల, వారు ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా, పార్వతీపురం టౌన్ స్టేషన్ మూసివేయడానికి నిర్ణయం తీసుకుని ఈమేరకు డివిజనల్ మేనేజర్‌కు ఉత్తరాలు రాశారని అన్నారు. వైసిపి నాయకులు పట్టణాన్ని అభివృద్ధి చేయకపోగా, పట్టణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకైన స్టేషన్ తొలగింపునకు కారకులయ్యారని అన్నారు. ఒక వేళ పార్వతీపురం టౌన్ స్టేషన్ తొలగింపు గానీ జరిగితే, వైసిపి నాయకులు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.



టౌన్ స్టేషన్ వద్ద నిరసన తెలుపుతున్న టిడిపి నాయకులు

ఆరోపణలు అవాస్తం

దీనిపై స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు స్పందిస్తూ టౌన్ రైల్వే స్టేషన్ తొలగింపు అంటూ టిడిపి చేస్తున్న ప్రచారం అవాస్తవమన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి అసత్య ప్రచారాలను టిడిపి నాయకులు ద్వారపురెడ్డి జగదీష్ చేస్తున్నారని, రెండో రేల్వే స్టేషన్ ఆధునీకరణ తప్ప తొలగింపు ఆలోచన మా ప్రభుత్వనికిగానీ, మా నాయకులకు గానీ లేదని అన్నారు. టిడిపి చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని అన్నారు.


కాలువ పనులను పరిశీలిస్తున్న సిపిఎం నాయకులు

తుంబలి భూములకు మదుములు ఏర్పాటు చేయాలి

ప్రజాశక్తి - జియ్యమ్మవలస


మండలంలోని తుంబలిలో భూములకు వట్టిగెడ్డ రిజర్వాయర్ ద్వారా మదుములు ఏర్పాటు చేసి సాగునీరందించాలని సిపిఎం నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొల్లి గంగునాయుడు కాలువ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెదతుంబలికి వట్టిగెడ్డ రిజర్వాయర్ నుంచి కుడి ప్రధాన కాలువలో 1వ ఎడమ బ్రాంచి కాలువ నుంచి సుమారు 200 ఎకరాలకు సాగునీరందించాలని, ఎడమ బ్రాంచ్ కెనాల్‌లో లేవిల్ కావడం వల్ల సాగు నీరు ఈ భూములకు నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీంతో కుడి ప్రధాన కాలువకు మదుములు ఏర్పాటు చేసుకొన్నారని, వాటి ద్వారా సాగునీరందుతుందని అన్నారు. ఇప్పుడు నీటిపారుదల శాఖ అధికారులు కాలువల అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ మదుములు పూర్తిగా కప్పేస్తున్నారని రైతులు చెబుతున్నారన్నారు. ఈ మదుములు కప్పేస్తే తమ భూములకు సాగునీరు ప్రశ్నార్ధకవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. అభివృద్ధి చేసేది పంట పొలాలకు సాగునీరు అందించేందుకా లేకపోతే వస్తున్న నీటిని ఆపేందుకానని నీటిపారుదల శాఖ అధికారులను ప్రశ్నించారు. 40 ఏళ్ల క్రితం ఇరిగేషన్ అధికారులు చేసిన తప్పు ఇప్పుడు మళ్లీ చేయొద్దన్నారు. కావున రైతులు కోరిన చోట మదుములు ఏర్పాటు చేసి తుంబలి భూములకు సాగు నీరందించాలని డిమాండ్ చేశారు. ఈ కాలువ పరిశీలనలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి గరుగుబిల్లి శ్రీనివాస రావు పాల్గొన్నారు.

పిడిఎఫ్ గెలుపు.. ఉత్తరాంధ్రకు మలుపు

- ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల అభ్యర్థులను ఓడించండి
- ఓటర్లకు పిడిఎఫ్ అభ్యర్థి డాక్టర్ కోరెడ్ల రమాప్రభ అభ్యర్థన
- పాడేరు ఏజెన్సీలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం

ప్రజాశక్తి - పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా)

పిడిఎఫ్ గెలుపు.. ఉత్తరాంధ్రకు మలుపువంటిదని, ఈ ప్రాంత సమగ్రాభివృద్ధి కోసం శాసన మండలి వేదికగా కృషి చేసేందుకు తనకు అవకాశం కల్పించాలని ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ కోరెడ్ల రమాప్రభ విజ్ఞప్తి చేశారు. రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ రంగు పులుముకోవడం శోచనీయమని ఆమె తెలిపారు. ఈ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులను ఓడించాలని, విధానాలు, సమస్యలపై నిరంతర పోరాటాలు చేసే పిడిఎఫ్ అభ్యర్థిని గెలిపించడమే విద్యావంతులకు నిజమైన విజయమని పిలుపునిచ్చారు. గురువారం పాడేరు, అరకులోయ ప్రాంతాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థిగా 250 సంఘాల మద్దతుతో తాను పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. పిడిఎఫ్ అభ్యర్థులను ఓడించాలని అధికారమంతా ఉపయోగించి, రాష్ట్ర ప్రభుత్వం అనేక అక్రమాలకు తెరతీసిందన్నారు. అడ్డగోలుగా ఓటర్ల నమోదు చేయించారని, ఎయు విసితోపాటు పలువురు ఎంఇఒలు, ఇతర అధికారులను ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారం చేయించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. కస్తూర్బా ఉద్యోగులను బెదిరించి, సమావేశపరిచి అధికార పార్టీ అభ్యర్థి ప్రచారానికి పూనుకున్నారని విమర్శించారు. అయితే చైతన్యవంతులైనపట్టభద్రుల ఓటర్లందరూ ఇలాంటి బెదిరింపులు, ప్రలోభాలకు లొంగకుండా ఈ ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థినైన తనకు ప్రథమ ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా పాడేరులోని పలు కార్యాలయాలు, పాఠశాలల్లో పట్టభద్రుల ఓటర్లను కలిసి స్వయంగా ప్రచారం చేశారు. కార్యక్రమంలో ఎపి గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు పి.అప్పలనర్స, మెడికల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శెట్టి నాగరాజు యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మహేష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు హరీష్, స్థానిక గిరిజన సంఘం నాయకులు ఎల్ సుందరరావు, బొజ్జన్న ఎస్ఎఫ్ఐ నాయకుడు నరేష్ పాల్గొన్నారు. అనంతరం ఆమె హుకుంపేట, అరకులోయ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేపట్టారు.


పాడేరులో ప్రచారం నిర్వహిస్తున్న పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ కోరెడ్ల రమాప్రభ

సాలూరు : పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ కోరెడ్ల రమాప్రభకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర జెఎసి చైర్మన్ ఎవి నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు గురువారం సాలూరు, మక్కువ మండలాల్లో నిర్వహించిన పిడిఎఫ్ ఎన్నికల ప్రచారంలో ఆయన పలు ఉద్యోగసంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వం కోతపెడుతుందని, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. రానున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డాక్టర్ కోరెడ్ల రమాప్రభను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కార్యక్లమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వైనాయుడు, మండలం నాయకులు ఆర్.రాము, తదితరులు పాల్గొన్నారు.


సాలూరులో ప్రచారం చేస్తున్న జెఎసి చైర్మన్ నాగేశ్వరరావు

ఉగాదికి ఇళ్ల నిర్మాణాల లక్ష్యాలు పూర్తి

కలెక్టరేట్ : పేదలకు నిర్మిస్తున్న గృహాలకు నిర్దేశించిన ఉగాది లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.యస్.జవహర్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను, ఇంటి పైకప్పు దశ వరకు నిర్మాణాలు జరిపి ఉగాదిలోగా 5లక్షల ఇళ్ల లక్ష్యం పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి ఆవాస యోజన కింద నిర్మిస్తున్న ఇళ్లకు మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ చట్టం కింద చెరువుల అభివృద్ధికి చేపడుతున్న మానస సరోవర్ పనులు వేగవంతం చేయాలనిన్నారు. ప్రాధాన్యతా భవనాల పనుల పెండింగ్ బిల్లులను అప్ లోడ్ చేయాలన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఉచితంగా డస్ట్ బిన్‌ల పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జెసిఒ.ఆనంద్, ఐటిడిఎ పిఒ విష్ణు చరణ్, డిఆర్ఒ జె.వెంకటరావు, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

పాఠశాలల్లో ఎన్నికల ప్రచారం

ఇసి ఆదేశాలు బేఖాతరు

ప్రజాశక్తి - సాలూరు


ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేయరాదని ఎన్నికల సంఘం అధికారి బుధవారం జిల్లా అధికారులను ఆదేశించింది. అయితే డిప్యూటీ సిఎం రాజన్నదొర నేతృత్వంలో వైసిపి నాయకులు గురువారం పట్టణంలోని పలు ప్రయివేటు పాఠశాలల్లో అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈనెల 13న జరుగుతున్న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో వైసిపి అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. ఇప్పటికే వైసిపి నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ ప్రయివేటు పాఠశాలలు, సచివాలయాలకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు ఇసి ఆదేశాలను గాలికొదిలేసి అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు పట్టభద్రులను ప్రభావితం చేసే పనిలో ఉన్నారు.


ప్రయివేట్ పాఠశాలలో ఎన్నికల ప్రచారం చేస్తున్న డిప్యూటీ సిఎం రాజన్నదొర

హోటళ్లలో తనిఖీలు

పార్వతీపురంటౌన్: జిల్లా ఆహార భద్రతాధికారులు పట్టణంలోని వివిధ హోటళ్లు, మిఠాయి దుకాణా లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీ లో నిషేధించిన రంగులు, టేస్టింగ్ సాల్టలను వాడ కూడదని ఆహార భద్రత అధికారి పి.వెంకటరమణ హెచ్చరించారు. కాచిన నూనెలో టిపిసిను పరిశీలించి దుకాణదారులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. వంట నూనెలు అతిగా మరగకాచడం వల్ల ఉదరకోశ వ్యాధులు వస్తాయని తెలిపారు.

ఓటింగ్‌పై అవగాహనకు ఫ్లెక్సీలు



ఫ్లెక్సీలను పరిశీలిస్తున్న ఎండిఒ

సీతానగరం: ఈ నెల 13న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రులకు ఓటింగ్‌పై అవగాహన కోసంకలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు ఎంపిడిఒ బి.కృష్ణమహేశ్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో అభ్యర్థులకు గుర్తులు ఉండవు కాబట్టి ఓటింగ్ ఏ విధంగా చేయాలి అనేది ఈ పెక్సీలో తెలపడిందని, దీన్ని పట్టభద్రులు తెలుసుకునేందుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపిడిఒ కార్యాలయ ఎఒ ఎంఎస్ ప్రసాద్, ఇఒపిఆర్‌డి కెకె వర్మ ఉన్నారు

పెదపెంకిలో పేదలకు అన్నదానం

బలిజిపేట : మండలంలోని పెదపెంకిలో నిత్య అన్నదాన కార్యక్రమం అమ్మ చారిటబుల్ ట్రస్ట్ స్థాపకులు గుల్లిపల్లి కన్నం నాయుడు. నరసమ్మ దంపతుల పెద్ద కుమారుడు గుల్లిపల్లి ఫకీర్ నాయుడు ప్రారంభించారు. గురువారం నుంచి ప్రతి రోజూ నిరుపేదలకు అన్నదానం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో బొబ్బిలి భారతి హాస్పిటల్ డాక్టర్ దివాకర్‌బాబు, నేతాజీ గ్రంథాలయ వ్యవస్థాపకులు ఈర్ల సంజీవనాయుడు, ఫకీరునాయుడు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఆత్మరక్షణపై అవగాహన

పాలకొండ రూరల్ : ఆకతాయిల దాడి నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలో జిల్లా దిశ పోలీసు స్టేషన్ ఎస్ఐ రేవతి విద్యార్థిను లకు వివరించారు. పట్టణంలోని వెంకంపేట ఎంపియుపి పాఠశాలలో గురువారం విద్యార్థునిలకు పలు అంశాలను వివరించారు. సెల్ఫ్ డిఫెన్స్, దిశా యాప్ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్, ఎస్ఒఎస్, పిల్లలపై లైంగిక వేధింపులు, తననుతాను ఎలా రక్షించుకోవాలనే అంశాలపై చక్కటి ఉదాహరణలతో చెప్పారు. కార్యక్రమంలో సచివాలయ కానిస్టేబుల్ బి.సంధ్యారాణి, పాఠశాల హెచ్ఎం జి.పరంకుసంనాయుడు, సైన్స్ ఉపాధ్యాయుని వి.నాగమణి ఉన్నార్ను


పాచిపెంటలో మెగా వైద్య శిబిరం

పాచిపెంట: మండల కేంద్రమైన పెద్ద బజార్ కమ్యూనిటీ హాల్ వద్ద గురువారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించి 500మందికి స్థానిక సర్పంచ్ పి.సంతోషి తోడ్పడడంతో వైద్య సేవలు అందించారు. ఈ వైద్య శిబిరంలో విశాఖ జిల్లా తగరపువలసలో ఉన్న అనిల్‌నీరుకొండ హాస్పిటల్‌కు చెందిన ఏడుగురు వైద్యులు వైద్య సేవలు అందించారు. అలాగే వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అలాగే పలువురు రోగులను ఆపరేషన్ నిమిత్తం అనిల్ నీరుకొండ హాస్పిటల్ కు తరలించారు.

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు పడాల భూదేవి

సీతపేంట : విశాఖపట్నంలో మార్చి 3,4 తేదీల్లో ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ – 2023 పేరుతో ఏర్పాటు చేస్తున్న పెట్టుబడిదారుల చర్చావేదిక సభకు సీతంపేట నుంచి నారీశక్తి పురస్కార గ్రహీత పడాల భూదేవికి స్పీకర్‌గా ఆహ్వానించారు. ఈ మేరకు వివిధ దేశాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తల సమావేశంలో పెట్టుబడుల అవసరంపై మాట్లాడుతారు. సిఎం జగన్మోహన్‌రెడ్డి మొదటి విడతలో మాట్లాడిన తర్వాత రెండో షెసెన్స్‌లో ఆధునిక వ్యవసాయ పనిముట్లు, స్థానిక వనరుల గురించి వివరించనున్నారు. అలాగే చిన్నతరహా పరిశ్రమలు గూర్చి కూడా మాట్లాడుతానన్నారు. చిరుధాన్యాలు ఫైనాపిల్, పసుపు, చెట్టు పనస, జీడీ, చీపుర్లు వంటి వాటిపై చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాల కల్పన, గిరిజన రైతులకు ప్రయోజనం కలుగుతుందనే విషయం తెలియజేస్తానని అన్నారు.

టవర్ ఏర్పాటుకు స్థల పరిశీలన



స్థల పరిశీలన చేస్తున్న అధికారులు

కురుపాం : మండలం లోని బియ్యాలవలస పంచాయతీ దురిబిలి గిరిజన గ్రామ సమీపంలో బిఎస్ఎన్ఎల్ టవర్ ఏర్పాటుకు మండల సర్వేయర్ రవికుమార్ గురువారం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దురబిలి గ్రామ పరిధిలో సర్వేనెంబర్ 8లో టవర్‌కు కావాల్సిన ఐదు సెంట్లు భూమిని గుర్తించి బిఎస్ఎన్ఎల్ సిబ్బందికు అప్పగించామన్నారు. ఈ ప్రాంతానికి పూర్తిగా కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ప్రజలు మూడు కిలోమీటర్లు దూరం వెళ్లి ఫోన్ మాట్లాడుకుండే వారని ఇప్పుడు ఈ టవర్ నిర్మించడం వల్ల ఆ ఇబ్బందులు తొలగి అత్యవసర సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుందని చుట్టు పక్కల గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో విఆర్ఒ రవికుమార్, బిఎస్ఎన్ఎల్ సిబ్బంది పాల్గొన్నారు.

భారీగా అన్నదానం

సీతంపేట: మండల కేంద్రంలో వినాయకుని కోవెల వద్ద 44వ లక్ష్మీ గణపతి కళ్యాణ మహోత్సవం సందర్భంగా గురువారం సుమారు 2500 మందికి అన్నదానం నిర్వహించారు. అనంతరం అర్చకులు వేమకోటి సాయికృష్ణ శర్మ ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఆదినారాయణ, సర్పంచ్ కళావతి, టిడిపి నాయకులు పడాల భూదేవి, జిసిసి మేనేజర్‌లు నరసింహులు, దాసరి కృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు కె. కాంతారావు, ఎన్ కాంతారావు, ఐ ఉమామహేశ్వరరావు, డి ఎసు బాబు, సూర్యనారాయణ, ఏ ప్రకాశం పాల్గొన్నారు.

అచ్చికవలసలో పారిశుధ్య పనులు

వీరఘట్టం : స్థానిక మేజర్ పంచాయతీ పరిధిలోని అచ్చికవలస గిరిజన గ్రామంలో గురువారం ఎగ్జిక్యూటివ్ అధికారి వి రామచంద్రరావు ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేపట్టారు. గ్రామంలోనే అన్ని వీధుల్లో ఉన్న కాల్వలో చెత్త, మురుగును తొలగించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉం చుకోవాలని ఆయన కోరారు.

సచివాలయాల్లో పిఒ తనిఖీలు

సీతంపేట : మండలం లోని హడ్డుబంగి, సోమగండి, గోయిది, మండ సచివాలయాలను ఐటిడిఎ పిఒ బి.నవ్య గురువారం తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా ప్రతిరోజు హాజరు వేయాలని సూచించారు. రికార్డులను విధిగా నిర్వహించాలన్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. సిబ్బంది హాజరును యాప్‌లో పరిశీలించారు. సిబ్బంది ఏకరూప దుస్తులు ధరించాలని, సమయపాలన పాటించాలని అన్నారు.

వదలని ఏనుగుల గుంపు

వీరఘట్టం : విజయనగరం జిల్లా వంగర మండలం నుండి గత నెల 17వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలంలోనికి ప్రవేశించిన ఏనుగుల గుంపు సుమారు 14 రోజులు కావస్తున్నప్పటికీ ఈ ప్రాంతం నుండి కదలిక పోవడంతో మండల ప్రజలు తీవ్రభయమందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం వీర ఘట్టం మండలంలోని కిమ్మి గ్రామ పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరించడంతో రైతులు ఆయా గ్రామాల ప్రజలు పంట పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఏనుగుల గుంపు తరలించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు.

పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా లక్ష్మి



లక్ష్మిని అభినందిస్తున్న సిబ్బంది

గుమ్మలక్ష్మీపురం : జిల్లా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా స్థానిక సచివాలయ మహిళా పోలీస్ అల్లిక లక్ష్మి ఎన్నికయ్యారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ బొత్తాడ గౌరీశంకరరావు ఆధ్వర్యంలో స్థానిక సచివాలయంలో గురువారం ఆమెను అభినందించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కిషోర్, గ్రామ రెవెన్యూ అధికారి బోడమ్మ, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరుల పాల్గొన్నారు.

వేగవంతంగా ఇళ్ల నిర్మాణాలు



సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్ సర్వేశ్వరరావు

ప్రజాశక్తి - పాలకొండ

జగనన్న పాలకొండ అర్బన్ లే అవుట్ (నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు) లుంబూరు వద్ద గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని స్థానిక నగర పంచాయతీ కమిషనర్ ఎస్.సర్వేశ్వరరావు సూచించారు. ఈ మేరకు గురువారం స్థానిక నగర పంచాయితీ కార్యాలయ ప్రాంగణంలో వార్డు సెక్రటరీలు, వాలంటీర్లు, హౌసింగ్ సిబ్బందితో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇళ్ల నిర్మాణాలు వేగవంతమయ్యేలా ప్రణాళిక సిద్ధం చేసుకుని ఉగాది నాటికి లబ్ధిదారులు నూతన గృహాల్లో ఉండాలనే ప్రభుత్వం చిత్త శుద్ధి ప్రాప్తికి లబ్ధిదారులంతా శ్లాబులు, ప్లాస్టరింగ్ కిటికీలు మొదలగు పనులు పూర్తిచేసేలా చూడాలన్నారు. సచివాలయం వారీగా గృహ లబ్ధిదారుల వివరాలతో ఇళ్ల స్టేజ్ అప్డేషన్ గూర్చి పూర్తి వివరాలను సమీక్షించారు. లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు చెల్లింపు జరుగుతున్నాయని, కేవలం చివరి దశలో రూ.10వేలు ఖర్చుతో మిగిలిన గృహ నిర్మాణ పనిని పూర్తి చేస్తే రూ.30వేలు లబ్ధిదారుని అకౌంట్‌లో జమ అవుతాయన్నారు. గృహ నిర్మాణ మేస్త్రీలతో కలిసి త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు పూర్తి అవగాహన కల్పించి గృహ నిర్మాణాలు శతశాతం పూర్తయ్యేలా కృషి చేయాలన్నారు. గృహ నిర్మాణాలకు యంత్రాంగమంతా అన్ని వసతులు కల్పిస్తున్నందున లబ్ధిదారులంతా వారి గృహ నిర్మాణాలు ఉత్సాహంగా పూర్తిచేయాలన్నారు. లబ్ధిదారులంతా ఈ సదవకాశాన్ని వినియోగించుకుని గృహాలను నిర్మించుకోవాలన్నారు. సిబ్బంది పూర్తి నిబద్ధతతో పనిచేసి నిర్మాణదారులకు వచ్చే సందేహాలను నివృత్తి చేసి నిర్మాణాలు వేగవంతమయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

పింఛను అందజేత

ప్రజాశక్తి - భామిని

మండలంలోని బాలేరు గ్రామానికి చెందిన కొత్తకోట రామారావు సెప్టిక్ కారణంగా ఒక కాలును కోల్పోయాడు. గత కొంత కాలంగా కృత్రిమ కాళ్ళతో జీవనం సాగిస్తున్న రామారావుకు ఇటీవల ప్రభుత్వం ద్వారా మంజూరైనా రూ. 5వేలు ఎంహెచ్ఒ పింఛన్‌ను బాలేరు సర్పంచ్ జామి ప్రభాకర్, జెసిఎస్ మండల కన్వీనర్ కొత్తకోట చంద్రశేఖర్ అందజేశారు. తను పడుతున్న బాధను స్థానిక ప్రజాప్రతినిధులు పరిశీలించి, ఎమ్మెల్యే కళావతి దృష్టికి తీసుకెళ్లి పింఛన్ మంజూరు చేసినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ సందర్భంగా బాధితుడు ఎమ్మెల్యే కళావతికి కృతజ్ఞతలు తెలిపారు. ఆపదిలో ఆదుకున్నందుకు రుణపడి ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసిస్టెంట్ కవళిక, వాలంటీర్ కొత్తకోట రేవతి, గృహసారదులు కొత్తకోట ధర్మారావు, కొండగొర్రి వనం, వార్డు మెంబరు కొత్తకోట నీలం నాయుడు వున్నారు.

నీటిఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి



పిఒకు వినతి పత్రాన్నిస్తున్న జనసేన నాయకులు

ప్రజాశక్తి - కలెక్టరేట్

పార్వతీపురం ఐటిడిఎ సబ్ ప్లాన్ మండలాల్లోని గిరిశిఖర గ్రామాల్లో వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని ఐటిడిఎ పిఒ విష్ణు చరణ్‌ను జనసేన నాయకులు కోరారు. గురువారం ఆ పార్టీ నాయకులు పిఒను కలిసి వేసవిలో ఐటిడిఎ మండలాల్లో నెలకొనే తాగునీటి సమస్యపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐటిడిఎ పరిధిలో గల గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస, కొమరాడ, పార్వతీపురం, సాలూరు, పాచిపెంట, మక్కువ తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో గిరిజనులు తాగునీటికి వేసవిలో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారన్నారు. ఈ ఏడాది అటువంటి పరిస్థితి లేకుండా ముందస్తుగా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే వేసవిలో కలుషిత నీరు తాగి రోగాల బారిన పడుతున్నారన్నారు. నీటితోపాటు వేసవిలో వచ్చే రోగాల పట్ల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి గిరిజన ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలన్నారు. అలాగే ఆహార కొరత లేకుండా సహాయ సహకారాలు అందించాలన్నారు. దీనికి పిఒ స్పందిస్తూ ఇప్పటికే తాగునీటిపై దృష్టి సారించామని, ఏ గ్రామాలైతే తాగునీటికి ఇబ్బందులు పడుతుంటాయో వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తామని అన్నారు. వేసవి ఆరోగ్యం, ఆహార కొరతపై కూడా చర్యలు చేపడతామన్నారు. పిఒను కలిసిన వారిలో జనసేన నాయకులు వంగల దాలినాయుడు, రాజాన రాంబాబు, మండల శరత్ కుమార్ తదితరులు ఉన్నారు.

గ్రామాభివృద్ధికి వాలంటీర్ సేవలు



శ్రమదానం చేస్తున్న పింఛనర్లు

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం

కేదారిపురం గ్రామ సచివాలయం పరిధి వంగర గ్రామ పంచాయతీ మొబైల్ సిగ్నల్స్ అందుబాటులో లేని గిరిశిఖర గ్రామం డోలుకోన గ్రామానికి చెందిన మండంగి శివాజీ వాలంటీర్ అనే పదానికి (స్వచ్ఛంద సేవకులు) అర్థం వచ్చేటట్లు తన ఉద్యోగ బాధ్యతతో పాటు ఊరు బాధ్యతను కూడా తీసుకున్నారు. గత మూడు సంవత్సరాలుగా ప్రతినెల పింఛన్ పంపిణీ చేసేటప్పుడు ముందు రోజు పింఛన్ దారులందరి చేత గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో పెన్షన్ దారులందరూ చాలా సంతోషంగా శ్రమదాన కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కార్యక్రమాలను తన గ్రామంలో ఉన్న నిరక్షరాశులైన గిరిజనులందరికీ అర్థమయ్యేటట్లు జానపద పాట రూపంలో పాడుతూ అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. తన పరిధిలో ఉన్నటువంటి కుటుంబాలు అన్ని రకాల అవకాశాలు అందించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాలంటీర్ సేవలను గుర్తించి గ్రామ కార్యదర్శి సురేష్ కుమార్, స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు.

రహదారిపై వ్యాపారంతో ట్రాఫిక్ కష్టాలు



రోడ్డు మధ్యలో నిలబెట్టి లారీకి లోడు ఎక్కిస్తున్న కూలీలు

ప్రజాశక్తి - కురుపాం

నియోజకవర్గ కేంద్రమైన కురుపాం గ్రామానికి చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు, విద్యార్థులు చదువులు, అనారోగ్య కారణాలవల్ల వైద్య సేవల నిమిత్తం మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రానికి వస్తూ నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఎప్పుడూ ఉండే బాధే. అయితే ఇప్పుడు అపరాల వ్యాపారస్తులు రహదారి పై చుట్టు పక్కల గిరిజన గ్రామాలు నుండి తీసుకొచ్చిన సరుకులను కొనుగోలు చేయడానికి రహదారిపైనే పెద్ద పెద్ద వాహనాలను గంటల తరబడి ఆపి లోడింగ్ చేయడం వల్ల ప్రజలు ట్రాఫిక్ వలయంలో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్కసారి ఈ ట్రాఫిక్ వలయంలో అత్యవసర వాహనాలు కూడా ఉండి పోయి ట్రాఫిక్ నుండి బయటకు రావడానికి కష్టతరమవుతుంది. సంబంధిత అధికారులు స్పందించి రహదారి పై భారీ వాహనాలు గంటల తరబడి ఆపకుండా చేసి ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు కలగకుండా చేయాలని పలువురు ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.

పోలింగ్ కేంద్రం పరిశీలన



కురుపాం: పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న తహశీల్దార్

మక్కువ: మండలంలోని ఈనెల 13న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు నేపథ్యంలో 81వ పోలింగ్ కేంద్రాన్ని తహశీల్దార్ ఎ.సూర్య నారాయణ గురువారం పరిశీలించారు. స్థానిక జడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లు సంబంధించి అన్ని విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మండలంలో 716 పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని, ఓటుకు సంబంధించిన స్లిప్పులను బిఎల్ఒల ద్వారా పంపిణీ జరుగుతుందని అన్నారు. ఈనెల 8న వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుం దన్నారు. ఎన్నికలకు సంబంధించి మండల ంలోని అన్ని రాజకీయ పార్టీలను పిలిచే మాట్లాడడం జరిగిందన్నారు.

కురుపాం : స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని గురువారం స్థానిక తహశీల్దార్ ఆర్.రమేష్‌కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ స్టేషన్ పరిధిలో గల వసతులు, తాగునీటి సదుపాయం చూసి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. కార్యక్రమంలో స్థానిక ఎఎస్ఐ ఎ.వెంకటరమణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్‌టి ధ్రువీకరణపై విచారణ



విచారణ చేపడుతున్న పిఒ నవ్య

ప్రజాశక్తి- సీతంపేట

ఎస్‌టి ధ్రువీకరణ పత్రాలు పొందినట్లు వచ్చిన ఆరోపణలపై గురువారం ఐటిడిఎ పిఒ బి.నవ్య విచారణ చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలానికి చెందిన పాకోటి వెంకట రఘురాం అనే వ్యక్తి ఎస్‌టి ధృవీకరణ పత్రం పొందారని, వాబ యోగేశ్వరరావు చేసిన ఫిర్యాదు మేరకు పిఒ విచారణ నిర్వహించారు. ఆరోపణలు ఎదుర్కొన్న వారిని, ఫిర్యాదు చేసిన వారిని పిఒ విచారించారు. ఇరువర్గాలు సమర్పించిన ఆధారాలను పరిశీలించారు. మరిన్ని ఆధారాల కొరకు చింతపల్లి తహశీల్దార్‌కు, చింతపల్లి గురుకుల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌కు లేఖలు రాసి ఆధారాలు సేకరించాలని సిబ్బందికి ఆదేశించారు. తదుపరి విచారణ తేదిని మరలా తెలియజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీడీ బి నగేష్, ఏపీవో రోసిరెడ్డి, పొలాకి తహశీల్దార్ శ్రీరాములు, కోటబొమ్మాలి డిప్యూటీ తహశీల్దార్ ఆర్.మధు, ఆర్.ఐ శివరామకృష్ణ, సూపరిండెంట్ దేశ్, సీనియర్ అసిస్టెంట్ హరగోపాల్ పాల్గొన్నారు

ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి : డిఆర్‌ఒ

ప్రజాశక్తి - కలెక్టరేట్

జిల్లాలో శాసన మండలి పట్టభద్రుల ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేం దుకు అన్ని రాజకీయ పార్టీలూ సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి జల్లేపల్లి వెంకటరావు కోరారు. స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతీ ఒక్కరూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా పాటించాలన్నారు. జిల్లాలోని 15 మండలాల్లో 24 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఫిబ్రవరి 23 నాటికి అర్హులైన పట్టభద్రుల ఓటర్లు 18,520 మంది ఉన్నారని వివరించారు. మండల పరిధిలోని బూత్ స్థాయి అధికారులతో పట్టభద్రుల ఓటరు జాబితా ప్రకారం అర్హులైన ఓటర్లకు ఇన్ఫర్మేషన్ స్లిప్‌లను పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. ఓటరు స్లిప్‌ల పంపిణీ ప్రక్రియ 8వ తేదీతో పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 13 తేదీన ఉదయం 8గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు చెప్పారు. రాజకీయ పార్టీలు పాఠశాల, విద్యా సంస్థలు కాంపౌండ్ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రతీ పోలింగ్ కేంద్రం బయట ఓటు హక్కు వినియోగించుకునే విధానంపై అవగాహన వాల్ పోస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

నేల బాగు కోసం నవధాన్యాల సాగు

ప్రజాశక్తి - పాచిపెంట

నేల ఆరోగ్యంగా ఉండాలంటే నవధాన్యాలు, మనుషులు ఆరోగ్యంగా ఉండాలంటే చిరుధాన్యాలు సాగు చేయాలని మండల వ్యవసాయ అధికారి కె.తిరుపతిరావు అన్నారు. మండలంలోని కోస్టువలసలో నిర్వహించిన డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమంలో మాట్లాడుతూ రాబోయే ఖరీఫ్ సీజన్‌కు నవధాన్యాలు సాగు చేసిన తర్వాత వాటిని కలియదున్ని ప్రధాన పంటలు వేసుకుంటే రసాయనిక ఎరువుల ఆవశ్యకత తగ్గిపోతుందని అన్నారు. అంతేకాక భూమిలో జీవ వైవిధ్యం పెరుగుతుందన్నారు. ప్రస్తుతం భూముల్లో భూసారం 0.5శాతం కూడా లేదని, దీన్ని నవధాన్యాల సాగు ద్వారా కనీసం మూడు శాతానికి పెంచుకుంటే పంటలు ఆరోగ్యంగా పండుతాయని అన్నారు. కావున నేలతల్లి బాగుండాలంటే నవధాన్యాలు తప్పనిసరిగా సాగు చేయాలని కోరారు.



పాచిపెంట: రైతులతో మాట్లాడుతున్న ఎఒ తిరుపతిరావు

2023 అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం

కేంద్ర ప్రభుత్వం 2023వ సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిందని, చిరుధాన్యాలు తింటే మనుషుల ఆరోగ్యం బాగుపడుతుందని ఎఒ తెలిపారు. అంతేకాక ఎకరా వరి పంటకు కావాల్సిన నీటితో మూడు ఎకరాల చిరుధాన్యాలను సాగు చేయడం ద్వారా ఖర్చులు తగ్గించుకుని దిగుబడులు పెరగడమే కాకుండా సహజ వనరులను కూడా సంరక్షించుకోవచ్చని అన్నారు. కావున తమకున్న భూముల్లో కనీసం 25శాతం భూమిలో చిరుధాన్యాల సాగు చేపట్టాలని, సాగు చేస్తున్న చిరుధాన్యాలు మొత్తం దిగుబడిని ప్రభుత్వమే మద్దతు ధర కల్పించి కొనుగోలు చేపడుతుందని అన్నారు. కావున రైతులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. గ్రామానికి కావాల్సిన చిరుధాన్యాల ప్రణాళికను గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా అందించాలని గ్రామ పెద్దలను కోరారు. కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ చెల్లూరు వీరయ్య, గ్రామ వ్యవసాయ సహాయకులు వినోద్ కుమార్, రైతులు పాల్గొన్నారు.

బలిజిపేట : మండలంలోని బర్లిలో పొలంబడి కార్యక్రమం మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రావణ్ కుమార్ సమక్షంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రకాల పంటల ఆవశ్యకతపై సీనియర్, జూనియర్ రైతులకు వివరించడంతో పాటు పొలంబడి ప్రాముఖ్యతను తెలిపారు. పొలంబడిలో భాగంగా చర్చించిన అంశాలు ప్రకారం బాలెట్ బాక్స్ పరీక్ష పెట్టడం జరిగిందని, ఈ పరీక్షలో శత్రు, మిత్ర పురుగుల గుర్తింపు, ఎరువుల వాడకం, వరి ఉపయోగంపై పరీక్ష నిర్వహించామని తెలిపారు. ప్రస్తుతం చిరు పొట్ట దశలో పొటాష్ 35–40 కేజీలు, యూరియా 25–30 కేజీలు వేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.



రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ సిబ్బంది

చెట్టు పైనుంచి పడి గిరిజన రైతు మృతి



మృతి చెందిన ఆదియ్య

ప్రజాశక్తి - పాచిపెంట

మండలంలోని గొట్టూరు పంచాయతీ కన్నయ్యవలసకు చెందిన సోయ్యూరి ఆదియ్య (40) చింతచెట్టుపై నుంచి జారిపడి మృతి చెందాడు. పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. ఆదియ్య ఫిబ్రవరి 25న శనివారం తన పొలంలో గల చింత చెట్టు ఎక్కి చింతపండు బొట్టలు దులుపుతుండగా ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారిపడిపోయాడు. దీంతో వెంటనే కుటుంబీకులు సాలూరు సిహెచ్‌సిలో వైద్యం నిమిత్తం చేర్పించారు. మరుసటి రోజు ఆదివారం మెరుగైన వైద్యం కోసం విశాఖ కెజిహెచ్‌కు తరలించి వైద్య సేవలు అందిస్తుండగా బుధవారం సాయంత్రం మృతి చెందాడు. ఆదియ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తండ్రి ఎరకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ కృపారావు తెలిపారు.

జీడి తోట దగ్ధం

ప్రజాశక్తి - సీతానగరం

మండలంలోని గుచ్చిమి పంచాయతీ పరిధిలో గల టి.సీతారాంపురం, పులుగుమ్మి గ్రామాల మధ్య గల 15 ఎకరాల జీడితోట దగ్ధమైంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. టి.సీతారాపురానికి చెందిన రైతుల చెందిన జీడితోట చేతికి ఆదాయం వస్తుందన్న సమయంలో ప్రమాదం శాత్తూ బూడిదైంది. దీంతో బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వపరంగా సాయం అందించాలని కోరుతున్నారు.

పెరిగిన ఉష్ణోగ్రతలతో అవస్థలు



ఎండలో పనిచేస్తున్న కూలీలు

ప్రజాశక్తి - కురుపాం

మార్చి మొదటి వారంలోనే బానుడు భగభగ మంటూ సెగలు పుట్టిస్తున్నాడు. ఎండలు దంచి కొడుతుండడంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. బయటకు వెళ్లడానికి కూడా ప్రజలు భయపడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి భానుడి ప్రతాపం మొదలవుతుంది. గత మూడేళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఎండలు మార్చి మొదటి వారంలో పెరిగిపోవడంతో ఇంకా రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు భయపడుతున్నారు. రేపటి నుంచి మరింత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యా అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. పేద ప్రజల తప్పని పరిస్థితుల్లో ఎండనబడి కూలి పనులు చేయాల్సిన పరిస్థితి. ఉపాధి హామీ పనులకు వెళ్లే గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు నెలకొన్నాయి. చిన్న పరిశ్రమల యాజమాన్యం, ఉపాధిహామీ అధికారులు ఎండ వేడి నుంచి కార్మికులను, కూలీలను కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

తాగు నీరు, నీడ అవసరం

వేసవి కాలం మొదలైందంటే ప్రతి ఒక్కరికి తాగునీరు, ఎండ వేడిని తట్టుకోవడానికి నీడ అవసరం. ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించే ప్రదేశంలో కచ్చితంగా చలువ పందిళ్లు ఏర్పాటు చేసి, తాగునీటిని అందుబాటులో ఉంచాలని ఉపాధి హామీ కూలీలు కోరుతున్నారు. ప్రభుత్వ ప్రయివేట్ కార్యాలయాల దగ్గర తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాల్సిన బాధ్యత ఆయా శాఖల యాజమాన్యంపై ఉంది.

చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి

గ్రామీణ, మండల ప్రాంతాల్లో ఎక్కువగా జనసంచారం ఉండే ప్రదేశాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి దాహార్తిని తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో ఆయా శాఖల అధికారులు చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృషి చేశారు. ఈ ఏడాది కూడా ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజా ప్రతినిధులు, అధికారులు చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.